సాక్షి
వైఎస్సార్ జిల్లా

శనివారం। 16। మార్చి। 2024



సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచే సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌కౌశల్ పోలీసులకు సూచించారు.

-8లో



రంజాన్ వేళలు

	ఇఫ్తార్ శని (సా॥)	సహర్ ఆది (ఉ॥)
కడప	: 6.30	5.07
పులివెందుల	: 6.33	5.02
ప్రొద్దుటూరు	: 6.32	5.11

వాతావరణం

గరిష్ఠం/కనిష్ఠం 39.8/26.6

జిల్లాలో శుక్రవారం 26.6 - 39.8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గంటకు 3.91 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. - కడప అగ్రికల్చర్

కరువు తీర్చే... కాలేటి వాగు

అది ఎప్పుడూ కరువు నేలగానే ముద్ర పడింది. వేసిన పంట చేతికి వస్తుందో, లేదో తెలియని పరిస్థితి. దీంతో అక్కడి రైతాంగం తీవ్ర నష్టాల్లో కూరుకుపోయి అప్పుల ఊబిలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్న వైనం. రైతుల మోములో ఆనందం చూసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ కనబరచి రూ.4300 కోట్ల నిధులతో ప్రత్యేక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. అదే కాలేటి వాగు ప్రాజెక్టు. డిసెంబరు చివరి నాటికి పూర్తి చేసేలా జిల్లా యంత్రాంగం పనులను వేగవంతం చేస్తోంది.



శరవేగంగా కాలేటి వాగు బండ్ పనులు (ఇన్‌సెట్) కొనసాగుతున్న ప్రాజెక్టు నిర్మాణ పనులు

- కరవు నేలపై జలకళకు చర్యలు
- ఇప్పటికే పురోగతిలో ఎత్తిపోతల పనులు
- ముమ్మరంగా స్పిల్‌వే, గేట్లు, ఎర్త్ బండ్ పనులు
- డిసెంబరు నాటికి పనుల పూర్తికి ప్రభుత్వం కృషి
- పనులన్నీ పూర్తయితే మూడు లక్షల ఎకరాలకు సాగునీరు
- 133 చెరువులు నింపేందుకు అవకాశం

కడప సిటీ: వేల ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు వైఎస్సార్ జిల్లా చక్రాయపేట మండలం తక్కళ్లపల్లె సమీపంలో 1.2 టీఎంసీల సామర్థ్యంతో ప్రభుత్వం కాలేటి వాగు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. వేంపల్లె మండలం పాములూరు గ్రామ సమీపంలో జీఎన్ఎస్ఎస్ కాలువపై 56 కిలోమీటరు వద్ద నుంచి దాదాపు 125 కిలోమీటర్ల మేర పైపులైను ద్వారా కాలేటి వాగు నింపేందుకు ప్రణాళికలు చేపట్టారు. ఇక్కడి నుంచి నీటిని గ్రావిటీ ద్వారా వెలిగల్లు ప్రాజెక్టుకు పంపింగ్ చేయనున్నారు. అక్కడి నుంచి రెండు భాగాలుగా పుంగనూరు బ్రాంచ్ కెనాల్ వద్ద అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలోని జంగమదేవరపల్లె వద్దకు 800 క్యూసెక్కుల నీటిని తరలించనున్నారు. మొత్తం ఈ పథకం ద్వారా దాదాపు మూడు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. అంతేకాకుండా పది లక్షల మందికి తాగు నీటి సౌకర్యం కల్పించనున్నారు. చక్రాయపేట, రామాపురం, లక్కిరెడ్డిపల్లె మండలాల్లోని 133 చెరువులకు నీళ్లను అందించి భూగర్భ జలాలు పెంపొందించే దిశగా చర్యలు చేపడుతున్నారు. ఈ పథకానికి రూ. 4300 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.

శరవేగంగా పనులు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగు జాడల్లో నడుస్తూ వస్తున్నారు. డాక్టర్ వైఎస్సార్ జలయజ్ఞం పేరిట రాష్ట్రంలోనే ప్రాజెక్టుల నిర్మాణ పనులను అప్పట్లో పరుగులు పెట్టించారు. రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలు చేపట్టారు. అదే బాటలోనే ఆయన తనయుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు సాగుతున్నారు. కరవు నేలపై జల ప్రవాహాన్ని చూపించి అన్నదాతలను అన్ని విధాలా ఆదుకునేందుకు కాలేటి వాగు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే కాలేటి వాగు ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టుకు ఐదు గేట్లను అమర్చుతున్నారు. 4.3 కిలోమీటరు మేర టన్నెల్ పనులు చేయాల్సి ఉండగా, 900 మీటర్లు పనులు జరిగాయి. ఇంకా పంపు హౌస్‌లను నిర్మించనున్నారు. డిసెంబరు నాటికి ఈ పనులన్నీ పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.

భూ సేకరణకు తొలగిన అడ్డంకులు

ప్రాజెక్టు నిర్మాణానికి 1400 ఎకరాల భూముల సేకరణ చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో 600 ఎకరాలు భూ సేకరణ పూర్తయింది. అటవీ శాఖ అనుమతులు రావడంతో భూసేకరణ చేపట్టేందుకు అడ్డంకులు తొలగిపోయాయి.

లిఫ్ట్ స్కీమ్ పనులు ఇలా..

కాలేటి వాగు ప్రాజెక్టుకు జీఎన్ఎస్ఎస్ నుంచి గ్రావిటీ ద్వారా నీటిని నింపుతారు. అక్కడి నుంచి 1550 క్యూసెక్కుల నీటిని వెలిగల్లు ప్రాజెక్టుకు గ్రావిటీ ద్వారానే పంపిస్తారు. మొత్తం ఈ ప్రాజెక్టుకు సంబంధించి 160 కిలోమీటర్ల మేర పైపులైన్ ఏర్పాటుకు రూ. 2626 కోట్లు ఖర్చు చేయనున్నారు. 4.3 కిలోమీటర్ల మేర టన్నెల్ పనులకు రూ.206 కోట్లు ఖర్చుచేయనున్నారు. భూ సేకరణకు రూ. 82 కోట్లు పరిహారంగా నిర్ణయించారు. వెలిగల్లు నుంచి రెండు భాగాలుగా విడిపోయి హంద్రీ–నీవా సుజల స్రవంతి కెనాల్‌కు 750 క్యూసెక్కులు, పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌కు 800 క్యూసెక్కుల నీటిని తరలిస్తారు. దాదాపు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు, పది లక్షల మందికి తాగునీరు అందుతుంది.

పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం



కాలేటి వాగు ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ వహించాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రతి సమీక్షలో ప్రస్తావిస్తూ వస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో సమీక్షిస్తూ ప్రాజెక్టు పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తున్నాం. – విజయరామరాజు, కలెక్టర్, వైఎస్సార్ జిల్లా

డిసెంబరు నాటికి పూర్తి చేసేందుకు చర్యలు



డిసెంబరు చివరి నాటికి పనులు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కాలేటి వాగు ప్రాజెక్టు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భూ సేకరణ పనులు కొలిక్కి రానున్నాయి. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. – మల్లికార్జునరెడ్డి, ప్రాజెక్టుల సీఈ, కడప

నేడు ఇడుపులపాయకు సీఎం వైఎస్ జగన్



కడప సెవెన్‌రోడ్స్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఇడుపులపాయకు రానున్నారు. అధికారికంగా ఆయన పర్యటన ఖరారైంది. వివరాలు ఇలా ఉన్నాయి.

- ఉదయం 10.45 గంటలకు తన అధికార నివాసం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 11.05 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.
- 11.15 గంటలకు అక్కడి నుంచి విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 12.05 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
- 12.15 గంటలకు ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 12.30 గంటలకు ఇడుపులపాయ హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు.
- 12.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 12.40 గంటలకు వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకుంటారు.
- 12.55 గంటల వరకు అక్కడ నిర్వహించే ప్రార్థనల్లో పాల్గొంటారు.
- 12.58 గంటల నుంచి 1.20 గంటల వరకు ఇడుపులపాయలో నిర్వహించే కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు.
- 1.20 గంటలకు వైఎస్సార్ ఘాట్ నుంచి బయలుదేరి 1.25 గంటలకు అక్కడి గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు.
- 1.40 గంటల వరకు రిజర్వు
- 1.40 గంటలకు గెస్ట్‌హౌస్ నుంచి బయలుదేరి 1.45 గంటలకు ఇడుపులపాయ హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు.
- 1.50 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 2.05 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
- 2.15 గంటలకు విమానంలో బయలుదేరి 3.05 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.
- 3.10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 3.30 గంటలకు తన నివాసానికి చేరుకుంటారు.

న్యూస్‌రీల్

రైతుల నుంచి జొన్నల కొనుగోలు

కడప అగ్రికల్చర్: రైతుల నుంచి హైబ్రీడ్ జొన్నలను కొనుగోలు చేయనున్నట్లు మార్క్‌ఫెడ్ డీఎం నరసింహారెడ్డి తెలిపారు. రైతు భరోసా కేంద్రాలలో రైతులు పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. జొన్నలకు ప్రభుత్వం రూ. 3180 మద్దతు ధరను ప్రకటించిందన్నారు. జిల్లాలోని వ్యవసాయ అధికారులు పేర్ల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాలని తెలిపారు.

ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

కడప రూరల్: కేంద్ర, రాష్ట్ర ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమం, సాధికారత అధికారి కె.సరస్వతి తెలిపారు. ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాల కోసం చర్మం తీయువారు, శుద్ధి చేయువారు, వ్యర్థ పదార్థాలు సేకరించేవారు, భూగర్భ పైపులైన్లు, మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంకులు శుభ్రం చేయువారు వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న పిల్లలు సచివాలయంలో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. అర్హులైన విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఒకరికి డే స్కాలర్‌షిప్ రూ. 3000 , హాస్టల్‌లో ఉంటే వారికి రూ.8000 మంజూరు చేస్తారని తెలిపారు. సచివాలయ నవశకం లాగిన్‌లో ఏప్రిల్ 4వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

పింఛనర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్



కడప రూరల్: ఏపీ ప్రభుత్వ పింఛనర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పసుపులేటి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుంటూరులో జరిగిన సమావేశంలో ఆయనను ఎన్నుకున్నారు. ఆయన మాట్లాడుతూ పింఛనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

ఫేస్-4 జాతీయ పులుల గణన



సిద్దవటం రేంజ్‌లో కెమెరాలను ఏర్పాటు చేస్తున్న అటవీ సిబ్బంది

సిద్దవటం: జిల్లాలో ఫేస్–4 జాతీయ పులుల గణన కార్యక్రమాన్ని నిర్వహించామని సిద్దవటం రేంజర్ బి.కళావతి తెలిపారు. ఈ సందర్భంగా రేంజర్ మాట్లాడుతూ కడపడీఎఫ్ఓ సందీప్‌రెడ్డి ఆదేశాల మేరకు మద్దూరు, కొండూరు, గొల్లపల్లి, ముత్తుకూరు, పొన్నాపల్లి, రోళ్లబోడు బీట్లలోని అటవీ ప్రాంతాల్లో పులుల ఆచూకీ కోసం మొత్తం 28 ప్రదేశాలను గుర్తించామన్నారు. ఒక్కొక్క చోట రెండు కెమెరాలను ఏర్పాటు చేశామని, 40 రోజుల పాటు ఈ గణన జరుగుతుందని రేంజర్ కళావతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజర్ కె. ఓబులేసు, ఎఫ్ఎస్ఓ సురేష్‌బాబు, సిబ్బంది పాల్గొన్నారు.

'అగ్నివీర్ల' నియామకానికి రిజిస్ట్రేషన్లు ప్రారంభం

రాయచోటి: భారత సైన్యంలోని వివిధ కేటగిరీలలో 'అగ్నివీర్ల' నియామకానికి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని గుంటూరు ఆర్మీ రిక్రూటింగ్ అధికారి కర్నల్ పునీత్‌కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్ నుంచి పత్రికలకు ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటనను జారీ చేశారు. 2024–25లో అగ్నివీర్ల నియామకాల కోసం ఈ నెల 13వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చన్నారు. రిజిస్ట్రేషన్ల నమోదుకు ఈ నెల 22వ తేదీ వరకు గడువు ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్, స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్‌మాన్ తదితర పోస్టులకుదరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు.

రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్‌గా పుల్లయ్య



ప్రమాణం చేస్తున్న చింతకుంట పుల్లయ్య

కడప కల్చరల్: కడప నగరానికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు చింతకుంట పుల్లయ్య రాష్ట్ర ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రస్థాయిలో 15 జిల్లాల నుంచి విశేష సేవలు అందిస్తున్న వారిని గుర్తించి ప్రభుత్వం డైరెక్టర్ పదవిని అప్పజెప్పింది. పుల్లయ్య పాతికేళ్లుగా జిల్లా ఆర్యవైశ్య సంఘాలలో వివిధ పదవులు చేపట్టి అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం పుల్లయ్యను ఎంపిక చేయడంతో విజయవాడలోని సంస్థ కార్యాలయంలో ప్రమాణస్వీకారం చేయించారు.

పకడ్బందీగా గ్రూప్–1 స్క్రీనింగ్ పరీక్షలు

జేసీ గణేష్‌కుమార్



మాట్లాడుతున్న జేసీ గణేష్‌కుమార్

కడప సెవెన్‌రోడ్స్: జిల్లా వ్యాప్తంగా 16 పరీక్షా కేంద్రాల్లో ఏపీపీఎస్సీ గ్రూప్–1 స్క్రీనింగ్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో ఏపీపీఎస్సీ పరీక్షలపై సిబ్బందితో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఈ నెల 17న జిల్లాలోని కడప నగర పరిధిలో 7, చెన్నూరు పరిధిలో 1, చింతకొమ్మదిన్నె పరిధిలో 4, చాపాడు పరిధిలో 1, ప్రొద్దుటూరు పట్టణ పరిధిలో 3 కలిపి మొత్తం 16 కేంద్రాలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. అభ్యర్థులను ఉదయం 09.00గంటల నుండి 09.45 గంటల వరకు, మధ్యాహ్నం 01.00 గంట నుండి 01.45 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలని సూచించారు. పరీక్ష కేంద్రాలలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్‌కు తావు లేకుండాచూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారులు సయాద్ నాగూర్ షరీఫ్, మానిటర్, యం.రామంజి, విజయ్ కుమార్, 18 మంది లైజెన్ ఆఫీసర్లు, 16 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, ఇతరులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు

కడప కోటిరెడ్డిసర్కిల్: ఇంటర్మీడియట్ జనరల్, ఒకేషనల్ థియరీ పరీక్షల్లో భాగంగా శుక్రవారం ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్–2 సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించామని ఆర్ఐఓ వెంకటసుబ్బయ్య తెలిపారు. జనరల్ విభాగానికి సంబంధించి 995 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా, 13,126 మంది పరీక్షలు రాశారు. ఒకేషనల్‌కు సంబంధించి 48 మంది గైర్హాజరు కాగా, పరీక్షలకు 551 మంది హాజరయ్యారు. మొత్తం 14720 మందికిగానూ 13,677 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని ఆయన వివరించారు.

రూ.7.41 కోట్లతో వైఎస్సార్ ఘాట్ పునరుద్ధరణ



భూమిపూజ చేస్తున్న ఆర్‌అండ్‌బీ డీఈ చంద్రశేఖర్‌రెడ్డి

వేంపల్లె: ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ పునరుద్ధరణకుచర్యలు తీసుకుంటున్నట్లు ఆర్‌అండ్‌బీ డీఈ చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ఘాట్ వద్ద రూ.7.41కోట్లతో చేపట్టిన పునరుద్ధరణ పనులకు శుక్రవారం డీఈ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులకు ఇప్పటికే రెండు టెండర్లు పిలిచామని, కేసీపీ కన్‌స్ట్రక్షన్ కంపెనీ పనులు దక్కించుకుందని తెలిపారు. వైఎస్సార్ ఘాట్ పైకప్పు దెబ్బతిని వర్షానికి నీరు చేరుతోందని తెలిపారు. ఆరు నెలల్లో ఈ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలోమునిశేఖర్, వెంకటరమణ, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

జగనన్న సురక్షతో నాణ్యమైన వైద్యం



జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరంలో ప్రజలతో మాట్లాడుతున్న డీఎంహెచ్ఓ నాగరాజు

చాపాడు: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.నాగరాజు అన్నారు. మండలంలోని నక్కలదిన్నెలో శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. పట్టణాలకు వెళ్లి వైద్యం చేయించుకోలేని వారికి ప్రత్యేక వైద్య బృందం గ్రామాల్లోనే పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేస్తోందన్నారు.ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై డీఎంహెచ్ఓ ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మహబూబ్‌బీ, ప్రత్యేక వైద్యులు మధు, సాహుల్, వైద్యాధికారులు కావ్య మాధురి, ఓబులేసు, ఈఓపీఆర్డీ రాధాకృష్ణవేణి, ఆరోగ్య విస్తరణాధికారి రాఘవయ్య, సూపర్‌వైజర్లు బాబుల్‌రెడ్డి, సరస్వతి, సచివాలయ కార్యదర్శి శ్రీనివాసులరెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

కంటి సంరక్షణపై అవగాహన

కడప రూరల్: ప్రతి ఒక్కరూ కంటి సంరక్షణపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నిర్వహించే ప్రపంచ గ్లకోమా వారోత్సవాల సందర్భంగా స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీపీ, షుగర్ ఉన్నవారు, 50 ఏళ్లు పైబడిన వారు ఒత్తిడికి లోనైతే కంటి చూపు కోల్పోతారని తెలిపారు. ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకొని జాగ్రత్తలు పాటించాలన్నారు. కంటికి సంబంధించిన గ్లకోమాపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఐఓ డాక్టర్ ఉమామహేశ్వరకుమార్, కంటి వెలుగు జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ సునీత, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

మే 1 నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణ



కడప స్పోర్ట్స్: ఆంధ్ర ప్రదేశ్ క్రీడాప్రాధికారసంస్థ ఆధ్వర్యంలో మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు డీఎస్‌డీఓ కె.జగన్నాథరెడ్డి తెలిపారు. జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని వివిధ కేంద్రాలలో 50 శిబిరాలను ఏర్పాటు చేసి వివిధ క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 8–14 సంవత్సరాల మధ్య వయస్సు గల విద్యార్థులు శిక్షణ సద్వినియోగం చేసుకోవాలన్నారు. శిబిరాలు నిర్వహించేందుకు ఆసక్తి కలిగిన వారు ఈ నెల 29వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు తమ దరఖాస్తులను కడప నగరంలోని డీఎస్ఏ కార్యాలయంలో నేరుగా అందజేయాలని కోరారు. పూర్తి వివరాలకు 6300664935 నెంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

ఒంటిమిట్టలో ఏప్రిల్ 16 నుంచి బ్రహ్మోత్సవాలు

టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం



కల్యాణ వేదిక వద్ద పనులను పరిశీలిస్తున్న జేఈఓ వీరబ్రహ్మం, తదితరులు

ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 16వ తేదీ నుంచి నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం తెలిపారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం ఆయన అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన, సమీక్ష జరిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఏప్రిల్ 16వ తేదీన సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. 22వ తేదీన శ్రీ కోందడరాముడి కల్యాణం జరగుతుందన్నారు. నెల రోజుల ముందు నుంచే టీటీడీ పనులను ప్రారంభించిందని వీరబ్రహ్మం తెలిపారు. కల్యాణోత్సవాని హాజరయ్యే భక్తులకు తాగునీరు, అన్నప్రసాదల పంపిణీ, ఏర్పాట్లపై సమీక్ష జరిపామన్నారు. గ్యాలరీల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కల్యాణ వేదిక అలంకరణ, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా భక్తులను ఆకట్టుకునేలా నిర్వహిస్తామన్నారు. కల్యాణానికి హాజరయ్యే భక్తులకు ముత్యాల తలంబ్రాలు అందేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.కార్యక్రమంలో టీటీడీ చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్టేట్ ఆఫీసర్ గుణభూషణ్‌రెడ్డి, డిప్యూటీ ఈఓలు నటేష్‌బాబు, ప్రశాంతి, ఆదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.

వైఎస్ వివేకా హత్యకేసులో నిజం గెలవాలి: షర్మిల



వైఎస్ వివేకా చిత్రపటానికి నివాళులర్పిస్తున్న షర్మిల

కడప వైఎస్ఆర్ సర్కిల్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిజం గెలవాలని కోరుకుంటున్నామని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. వైఎస్సార్‌జిల్లా కేంద్రమైన కడప శివార్లలోని జయరాజ గార్డెన్‌లో వైఎస్ వివేకానందరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన షర్మిల మాట్లాడుతూ వైఎస్ వివేకా హత్యకేసులో సునీత చేస్తున్న న్యాయ, ధర్మ పోరాటానికి తాను అండగా ఉంటానని తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత మాట్లాడుతూ వైఎస్ వివేకాకు కమ్యూనిస్టు సిద్ధాంతాలంటే చాలా ఇష్టమన్నారు. నేరస్తులకు శిక్షపడేలా పోరాడుతున్న నాపై నింద మోపడం సమంజసమా అని ఆమె ప్రశ్నించారు. మాకు హత్యతో సంబంధం ఉంటే మాకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కేవీపీ రామచంద్రరావు, తులసిరెడ్డి, టీడీపీ నేతలు బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డి, వరదరాజులురెడ్డి, శ్రీనివాసులురెడ్డి, సి.రామచంద్రయ్య, సీఎం సురేష్ నాయుడు, బీజేపీ నాయకుడు సీఎం రమేష్‌నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ నాటకంలో పావులుగా మారవద్దు

- ఒకే కుటుంబాన్ని టార్గెట్ చేయడం భావ్యం కాదు
- షర్మిల, సునీతలకు వైఎస్సార్‌సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ సురేష్‌బాబు సూచన



మాట్లాడుతున్న సురేష్‌బాబు

కడప కార్పొరేషన్: తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, ఇతర పార్టీలు ఆడుతున్న కపట నాటకంలో పావులుగా మారవద్దని వైఎస్సార్‌సీపీ కడప, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాల రీజినల్ కోఆర్డినేటర్ కె.సురేష్‌బాబు షర్మిల, సునీతలకు హితవు పలికారు. కడపలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలు వస్తున్నాయనే వైఎస్.వివేకానందరెడ్డి వర్ధంతి సభ నిర్వహించి సొంత అన్నపై దారుణమైన విమర్శలు చేయడం షర్మిల, సునీతలకు తగదన్నారు. ఐదేళ్ల కిందట టీడీపీ ప్రభుత్వంలో వైఎస్‌వివేకానందరెడ్డి హత్య జరిగిందని, ఆ రోజు మొట్టమొదటగా సీబీఐ విచారణ కోరింది వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డేనని గుర్తు చేశారు. సీబీఐ అధికారులు హత్య చేసిన వ్యక్తిని అప్రూవర్‌గా మార్చి ఒక కుటుంబాన్ని కేసులో ఇరికించేందుకు కుట్ర చేయడం దారుణమన్నారు. ఒకే కోణంలో కాకుండా, మరో కోణంలో కూడా విచారించాలని తాము మొదటి నుంచి కోరుతున్నామన్నారు. వివేకానందరెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి, మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవిలను విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. టీడీపీ, జనసేన, కాంగ్రెస్ మాయలో పడి సొంత అన్నను అప్రతిష్ఠపాలు చేయాలని షర్మిల, సునీతలు కంకణం కట్టుకోవడం దారుణమన్నారు. వివేకా పీఏ కృష్ణారెడ్డికి సునీత ఫోన్ చేసి లేఖ ఎవరికీ ఇవ్వవద్దని చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఎంపీగా వైఎస్.అవినాష్‌రెడ్డిని గెలిపించేందుకు వివేకానందరెడ్డి చివరి వరకు పనిచేశారన్నారు. అలాగే వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని కాంగ్రెస్‌పార్టీ అక్రమ కేసు బనాయించి జైలుకు పంపినపుడు పార్టీకి ఎంతో అండగా ఉన్నారన్నారు. టీడీపీ కుట్రలో భాగంగా వైఎస్.అవినాష్‌రెడ్డిని కేసులో ఇరికించడాన్ని మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇప్పుడు అండగా నిలిచి మాయమాటలు చెబుతున్నవారే రేపు కీచకులుగా మారే ప్రమాదముందని షర్మిల, సునీతలు గుర్తించాలన్నారు. వారికి మద్దతు ఇస్తున్న పార్టీలన్నీ వైఎస్ కుటుంబాన్ని అణగదొక్కాలని చూశాయే తప్ప ఏనాడు మేలు చేయాలని ఆలోచించలేదన్న సత్యాన్ని వారు గుర్తించాలన్నారు. వారి మాయలో పడవద్దని ఆయన సూచించారు.

క్లుప్తంగా

నేడు జాతీయ లోక్ అదాలత్

కడప అర్బన్ : జాతీయ న్యాయసేవాధికారసంస్థ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశానుసారంగా జిల్లా న్యాయసేవాధికారసంస్థ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 24 బెంచీలను ఏర్పాటు చేశారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికారసంస్థ చైర్మన్ జి.శ్రీదేవి, జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ ఎస్.బాబా ఫకృద్దీన్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

విద్యుత్ షాక్‌తో యువకుడికి గాయాలు

పులివెందుల : పులివెందుల మునిసిపాలిటీ పరిధిలోని వెంకటాపురం గ్రామానికి చెందిన యువకుడు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. వెంకటాపురం గ్రామానికి చెందిన కిరణ్ అనే యువకుడు వలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం తన ఇంటి మిద్దెపైన ఉండగా గాలికి విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో విద్యుత్ షాక్‌కు గురై గాయాలపాలయ్యాడు. వెంటనే స్థానికులు స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

420 కేసు కొట్టివేత

ప్రొద్దుటూరు క్రైం : 20 ఏళ్ల క్రితం నమోదైన 420 కేసును కోర్టు కొట్టేసింది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సత్యనారాయణ అనే వ్యక్తి 2004లో ప్రొద్దుటూరులోని మార్గదర్శి చిట్స్‌లో మేనేజర్‌గా పని చేసేవారు. ఈ క్రమంలో ఆయన సంస్థ డబ్బును సొంతానికి వాడుకున్నాడనే అభియోగంపై త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో 2004 జనవరి 24న కేసు నమోదైంది. ఈ క్రమంలో కేసు నిరూపణ కాకపోవడంతో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు కేసును కొట్టేసినట్లు అధికారులు తెలిపారు.

సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌కౌశల్



బద్వేలులో పోలీస్ అధికారులు, సిబ్బంది శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎస్పీ సిద్ధార్థ్‌కౌశల్

బద్వేలు అర్బన్ : త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌కౌశల్ సూచించారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ సభా భవనంలో బద్వేలు నియోజకవర్గ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బందికి ఎన్నికల విధులపై రెండవ దశ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యాచరణ, ప్రణాళికలపై సిబ్బందికి సూచనలిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటుహక్కును వినియోగించుకునేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే గత ఎన్నికల్లో నేరాలకు పాల్పడిన వారిపై, ట్రబుల్ మాంగర్లు, రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకుని సమస్యల గురించి ముందస్తు సమాచారం తెలుసుకోవాలన్నారు. మద్యం, నగదుతో ఓటర్లను ప్రలోభ పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు వెంకటేశు, రవికుమార్, ఎస్‌బీ సీఐలు, నియోజకవర్గ పరిధిలోని సీఐలు, ఎస్‌ఐలు, స్పెషల్ పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజలు భయపడకుండా ఓటు వేయాలి

జమ్మలమడుగు : ప్రజలు భయపడకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని, అందుకు తమ పోలీసుల సహకారం ఎప్పుడూ ఉంటుందని ఎస్పీ సిద్ధార్థ్‌కౌశల్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలో అతి సమస్యాత్మక గ్రామాలు, పోలింగ్ కేంద్రాలైన గొరిగేనూరు, పెద్దదండ్లూరు, దేవగుడి గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తమకు ఇష్టం వచ్చిన నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటును ఆయుధంగా చేసుకొని వినియోగించుకోవాలన్నారు. ఓటర్లను ఎవరు బెదించినా తమకు విషయాన్ని తెలియపరచాలన్నారు. ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు పారా మిలటరి దళాలను రప్పించడం జరిగిందన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని అతి సమస్యాత్మక గ్రామాలు, పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. అనంతరం ముద్దనూరు రోడ్డులో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నికల్ కాలేజీలో పారా మిలటరీ దళాలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ యశ్వంత్, సీఐ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు అదృశ్యం

మదనపల్లె : మండలంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు అదృశ్యమవడంపై కేసులు నమోదు చేసినట్లు తాలూకా సీఐ ఎస్.శేఖర్ తెలిపారు. మదనపల్లె మండలం బసినికొండకు చెందిన మైనర్ బాలిక (16) ఈ నెల 14వ తేదీన ఇంట్లో నుంచి రోడ్డుపైకి వెళ్లి వస్తానని చెప్పి కన్పించకుండా పోయింది. దీంతో బాలిక కోసం గాలించినా ఆచూకీ దొరక్కపోవడంతో కుటుంబ సభ్యులు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైనర్ బాలిక తల్లి ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసినట్లు సీఐ శేఖర్ తెలిపారు. అలాగే మదనపల్లె మండలం పెంచుపాడు పంచాయతీ కొండమీదపల్లెకు చెందిన యువతి (20) ఈనెల 14వ తేదీ గురువారం పుంగనూరులో షాపింగ్‌కు వెళ్లి తిరిగిరాకపోవడంతో, కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం ఫిర్యాదు చేశారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని సీఐ శేఖర్ తెలిపారు.

నిమ్మనపల్లె : మైనర్ యువతి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ లోకేష్‌రెడ్డి తెలిపారు. మండలంలోని బండ్లపై పంచాయతీ జాండ్రబైలు గ్రామానికి చెందిన మైనర్ యువతి (17) గురువారం రాత్రి నుంచి కనిపించకుండా పోయిందని, పలు చోట్ల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో, శుక్రవారం కుటుంబ సభ్యులు నిమ్మనపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.

గుర్రంకొండలో కేవీపల్లె వాసి మృతి

- బస్టాండ్‌లో కుప్పకూలిన వృద్ధుడు
- వలంటీర్ల సాయంతో ఆచూకీ గుర్తింపు
- మృతదేహం తరలింపునకు పోలీసులు ఆర్థిక సాయం



జయరామయ్య మృతదేహం

గుర్రంకొండ : మండల కేంద్రమైన గుర్రంకొండలో కేవీపల్లె మండలానికి చెందిన వృద్ధుడు మృతి చెందాడు. స్థానిక బస్టాండులో పట్టపగలే ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని సొంత గ్రామానికి తీసుకెళ్లడానికి ఆర్థిక స్థోమత లేకపోవడంతో పోలీసులు ఆర్థిక సాయం అందించి మానవత్వం చాటుకొన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. కేవీపల్లె మండలం తీతవకుంటపల్లె గ్రామానికి చెందిన కె.జయరామయ్య(80) తన కోడలితో కలిసి జీవిస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం భార్య, కుమారుడు మృతి చెందారు. దీంతో తన కోడలి వద్ద ఉంటున్నాడు. మతిస్థిమితం సరిగాలేక పోవడంతో మూడు రోజుల క్రితం గుర్రంకొండ బస్టాండుకు వచ్చాడు. బస్టాండ్‌లో సంచరిస్తూ ఉన్నట్లు స్థానికులు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు బస్టాండులో జయరామయ్య కుప్పకూలిపోయాడు. చుట్టుపక్కల వారు గమనించి పరీక్షించడంతో అప్పటికే అతను మృతి చెందినట్లు తెలిసింది. మొదట్లో గుర్తు తెలియని శవంగా ప్రచారం చేశారు. వలంటీర్ల సాయంతో పలు సామాజిక మాధ్యమాల్లో వృద్ధుడు మృతి చెందిన చిత్రాలను ఉంచారు. చివరకు కేవీపల్లె మండలం తీతవకుంటపల్లె అతని స్వగ్రామం అని గుర్తించారు. మామ మరణవార్త సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకొన్న కోడలు సరోజ గుర్రంకొండకు చేరుకొంది. అయితే మృతదేహాన్ని తన సొంత గ్రామానికి తరలించే ఆర్థిక స్థోమత తనకు లేదంటూ దీనంగా రోదించింది. దీంతో స్పందించిన ఏఎస్‌ఐ నరసింహులుతోపాటు పోలీసులు విరాళాలు సేకరించారు. పీలేరు నుంచి మానవతా సంస్థకు చెందిన వైకుంఠరథాన్ని గుర్రంకొండకు పోలీసులే రప్పించారు. మృతదేహాన్ని అందులో ఎక్కించి, అతని దహన సంస్కారాలకు రూ.4500 ఆర్థిక సాయం అందించి పోలీసులు మానవత్వాన్ని చాటుకొన్నారు.

శ్రీ భద్రకాళీ సమేతుడికి ఏకాంత సేవ



ఏకాంత సేవ చేస్తున్న ఆలయ అర్చకులు, పాలక మండలి సభ్యులు

రాయచోటి టౌన్ : రాయచోటిలోని శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామికి ఏకాంత సేవ చేశారు. శుక్రవారం రాత్రి స్వామికి విశేష పూజలు నిర్వహించిన తరువాత రంగు రంగుల పూలు, పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించి ఊయలలో ఉంచి ఊపుతూ డోలోత్సవం, ఏకాంత సేవ, శయనోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాలు ఆలయ పాలక మండలి అధ్యక్షురాలు పోలంరెడ్డి విజయ, ఆలయ ఈవో డీవీ రమణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పోలంరెడ్డి దశరథ రామిరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణయ్య స్వామి, శంకరయ్య స్వామి, చంద్రశేఖర్ స్వామి, మల్లికార్జున స్వామి, వేదపండితులు రాచరాయ యోగీ స్వామి చేత నిర్వహించారు.

సీఏఏ రద్దయ్యే వరకు పోరాటం



సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న సీపీఎం నాయకులు

మదనపల్లె : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) రద్దు అయ్యే వరకు పోరాటం చేస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు తెలిపారు. సీఏఏ నిబంధనల నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక బెంగళూరు బస్టాండ్ సర్కిల్‌లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌరసత్వాన్ని మతపరమైన గుర్తింపుతో ముడిపెట్టడం ద్వారా రాజ్యాంగంలో పొందుపరచిన పౌరసత్వం, లౌకిక సూత్రాన్ని సీఏఏ ఉల్లంఘిస్తోందని వివరించారు. పొరుగు దేశాల నుంచి వచ్చే ముస్లింలకు ఈ వివక్షాపూరిత విధానాన్ని అమలు చేసేలా ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా ముస్లిం మూలాలు ఉన్న పౌరుల్ని లక్ష్యంగా చేసుకుంటారనే భయాందోళనలను పెంచుతోందని వివరించారు. సీఏఏని వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వాలను మినహాయించడానికి, రాష్ట్రాలకు పౌరసత్వం కల్పించేందుకు అవకాశం లేకుండా నిబంధనలు రూపొందించబడ్డాయని వివరించారు. సీఏఏను ఆమోదించిన నాలుగేళ్ల తర్వాత, లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌కు కొద్దిరోజుల ముందు ఈ చట్టం నిబంధనల నోటిఫికేషన్ వెలువడటం అంటే, తమ ప్రయోజనాల కోసం సీఏఏ అమలును ఉపయోగించాలని బీజేపీ కోరుకుంటుందని స్పష్టమౌతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చట్టాన్ని అమలు చేయబోమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌స్పష్టం చేశారని, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఢిల్లీ రాష్ట్రాలు కూడా తీవ్రంగా వ్యతిరేకించాయన్నారు. నిరసనకు మద్దతు తెలిపిన బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీచందు మాట్లాడుతూ భారత రాజ్యాంగ హక్కులను హరించిన సీఏఏను అందరూ వ్యతిరేకించాలని తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు డి.ప్రభాకర్‌రెడ్డి, అంజాద్, నాగరాజు, వెంకటేష్ పాల్గొన్నారు.

నకిలీ బంగారంతో బురిడీ

- ఆర్‌ఎంపీని మోసగించిన జంట
- రూ.7.10 లక్షలు దోచుకున్న వైనం

మదనపల్లె : మోసాలు అనేక రకాలు.. ఎన్నో విధాలుగా ఎన్నో సార్లు ప్రజలు మోసగాళ్ల బారిన పడుతున్నా, ఇంకా కొంత మంది మారడం లేదు. తక్కువ ధరకు బంగారం విక్రయిస్తామంటే వెనకా, ముందు ఆలోచించకుండా మోసగాళ్ల బారిన పడుతున్నారు. ఈ కోవలో ఓ ఆర్‌ఎంపీ డాక్టర్ రూ.7.10 లక్షలు పోగొట్టుకుని, పోలీసులను ఆశ్రయించిన సంఘటన మదనపల్లె మండలంలో జరిగింది. బాపట్ల జిల్లా కరియపాలెం మండలం పెదపులుగువారిపాలెంకు చెందిన హుద్దూస్ కుమారుడు షేక్ గౌస్(35), స్థానికంగా ఆర్‌ఎంపీ డాక్టర్‌గా సేవలందిస్తూ జీవిస్తున్నాడు. మూడు నెలల క్రితం ఆయన నిర్వహిస్తున్న గౌస్ క్లినిక్ వద్దకు ఒక రోజు 45–50 సంవత్సరాల వయసున్న గుర్తు తెలియని జంట వచ్చారు. తాము అన్నమయ్య జిల్లా మదనపల్లి నుంచి వ్యాపారం నిమిత్తం వచ్చామని, వ్యాపారం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. వారిద్దరిలో... మగ వ్యక్తి కడుపు నొప్పితో బాధపడుతున్నాడని చికిత్సలు చేయాల్సిందిగా కోరారు. డాక్టర్ వైద్య చికిత్సలందించి మందులు ఇచ్చాడు. తమ వద్ద డబ్బులు లేవని, సొంత ఊరికి వెళ్లాక ఫోన్ పే చేస్తామని చెప్పారు. కొన్నాళ్ల తర్వాత ఆ జంట డాక్టర్‌కు ఫోన్ చేసి, మీరు మాకు ఎంతో సాయం చేశారని, తమ పొలంలో జేసీబీతో పని చేస్తుండగా, బంగారు నగలు దొరికాయని, తక్కువ ధరకు విక్రయించాలని అనుకుంటున్నట్లు నిందితులు డాక్టర్‌కు చెప్పారు. మీరు నేరుగా వచ్చి పరీక్షించుకోవచ్చని నమ్మపలికారు. దీంతో డాక్టర్ తన భార్యతో కలిసి మదనపల్లికి చేరుకొని నిందితులతో కలిసి బంగారు నగలను పరీక్షించుకున్నారు. రూ.10 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. అనంతరం జనవరి 4వ తేదీన నగలు తీసుకునేందుకు మదనపల్లికి వచ్చారు. నిందితులు ఇచ్చిన నెంబర్:8712186879కు ఫోన్ చేసి వారి సూచన మేరకు, పుంగనూరు రోడ్డులోని కనుములో గంగమ్మ గుడి సమీపంలో ఉన్న నీలగిరి తోట వద్ద కలిశారు. వారి వద్ద నుంచి నగలు తీసుకున్నారు. రూ.7.10 లక్షలు వారికి చెల్లించారు. స్వగ్రామానికి వెళ్లిపోయారు. అక్కడికి వెళ్లిన తర్వాత కొద్ది రోజులకు నగలను పరీక్షించారు. అవి నకిలీవని తేలడంతో గురువారం సాయంత్రం మదనపల్లె తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ నగలు అమ్మి బురిడీ కొట్టించిన గుర్తుతెలియని జంట పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా సీఐ ఎస్ శేఖర్ తెలిపారు.

108లో మహిళ ప్రసవం



బిడ్డను అప్పగిస్తున్న 108 సిబ్బంది

జమ్మలమడుగు రూరల్ (మైలవరం) : మైలవరం మండలానికి చెందిన నాగలక్ష్మీ (25) లనే వివాహిత శుక్రవారం 108 వాహనంలో సురక్షితంగా ప్రసవం అయింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మైలవరం మండలం రామచంద్రాయపల్లె గ్రామానికి చెందిన నాగలక్ష్మీకి ప్రసవం నొప్పులు ఎక్కువ కావడంతో ఆమె భర్త సందీప్ కుమార్ పట్టణానికి వెళ్లడానికి 108 వాహనానికి ఫోన్ చేశారు. వాహనంలో పట్టణంలోని ఆసుపత్రికి తీసుకొని వస్తుండగా మార్గంమధ్యలోకి రాగానే నొప్పులు అధికమయ్యాయి. దీంతో 108 ఈఎంటీ రమేష్, రామదాసు, పైలట్ లతీఫ్ గర్భిణి కుటుంబ సభ్యుల సహకారంతో కాన్పు చేశారు. నాగలక్ష్మీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు. మొదటి ప్రసవంలో కూడా మగబిడ్డ జన్మించినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా 108 సిబ్బందికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి



మృతి చెందిన ఓబన్న

చాపాడు : మైదుకూరు–ప్రొద్దుటూరు జాతీయ రహదారిలో మండలంలోని నాగులపల్లె క్రాస్ రోడ్డు వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శెట్టిపల్లె ఓబన్న(22) అనే యువకుడు మృతి చెందినట్లు ఎస్‌ఐ ఆర్‌వీ కొండారెడ్డి తెలిపారు. మండలంలోని మడూరు దళితవాడ గ్రామానికి చెందిన ఓబన్న తన స్నేహితుడితో కలసి బైక్‌లో చాపాడులో కోలాటం నేర్పించేందుకు వస్తుండగా ఐచర్ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓబన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. ఓబన్న స్నేహితుడికి స్వల్ప గాయాలయ్యాయి. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.

జూదం కేంద్రంపై దాడులు

కొండాపురం : జూదం కేంద్రంపై దాడి చేసి 19 మందిని అరెస్ట్ చేసినట్లు తాళ్ల ప్రొద్దుటూరు ఎస్‌ఐ చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు. పోలీసుల వివరాల మేరకు.. మండలంలోని యనమలచింతల గ్రామ సమీపంలో గురువారం పేకాట అడుతున్నట్లు సమచారం రావడంతో ట్రైనీ డీఎస్పీ శ్రీకాంత్ పోలీస్ సిబ్బందితో వెళ్లి మెరుపు దాడులు నిర్వహించారు. 19 మందిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ.2.40 లక్షల నగదుతోపాటు ముడు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, 20 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొన్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ ఇంటిపై టీడీపీ దాడి

చిన్నమండెం : మండలంలోని కొత్తపల్లి పంచాయతీ శ్రీనివాసపురంలో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీటీసీ శ్యామ్ చంద్ర ఇంటిపై గురువారం సాయంత్రం టీడీపీ నాయకులు దాడి చేశారు. బాధితులు పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి సతీమణి గురువారం సాయంత్రం శ్రీనివాసపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ ఇంటి ముందు టీడీపీ కార్యకర్తలు అల్లర్లు చేస్తూ.. పటాసులు కాలుస్తుండగా ఎంపీటీసీ శ్యామ్ చంద్ర భార్య రెడ్డెమ్మ కొంచెం ముందుకు వెళ్లి కాల్చుకోండి అన్నారు. దీంతో టీడీపీ నాయకులు ఆమెను తిట్టి, వారి ఇంటిపైకి రాళ్లు విసిరారు. ఎంపీటీసీ శ్యామ్ చంద్ర పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ రమేష్ బాబు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఓర్సు వెంకట్రాద్రి, ఓర్సు రెడ్డెప్పతోపాటు మరి కొంత మందిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

పీలేరు రూరల్ : ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని బోడుమల్లువారిపల్లె పంచాయతీ మొరవవడ్డిపల్లెలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ కథనం మేరకు వివరాలిలా వున్నాయి. మొరవవడ్డిపల్లెకు చెందిన ఎం.రాజశేఖర్ (34) కొంత కాలంగా తాగుడుకు బానిస అయి తరచూ భార్యతో గొడవపడేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇంటిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడికి భార్య గౌతమితోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

చోరీ కేసులో నిందితుల అరెస్ట్

కలికిరి : కలికిరి సమీపంలో జరుగుతున్న హైవే రోడ్డు పనుల వద్ద ఇనుప కమ్మీలు చోరీకి సంబంధించి అందిన ఫిర్యాదు మేరకు నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్లు సీఐ ఆర్.మోహన్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడ టౌన్‌కు చెందిన పి.రెడ్డెప్ప, కలికిరి ఇందిరమ్మకాలనీకి చెందిన ఎం.వెంకటేష్ హైవే వద్ద పనులకు నిల్వ చేసిన కమ్మీల చోరీకి పాల్పడ్డారు. హైవే సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులు కలికిరి సైనిక పాఠశాల గ్రౌండ్ వెనుక ప్రాంతంలో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పది వేలు రూపాయల విలువ చేసే ఇనుపకమ్మీలను స్వాధీనం చేసుకున్నారు.

నవశకం

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగినా లభించని సర్టిఫికెట్లు నేడు జగనన్న సురక్ష ద్వారా సత్వరమే అందుతున్నాయి. దయనీయ స్థితిలో ఉన్న సర్కారు బడుల రూపురేఖలు నాడు–నేడుతో ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. సొంతంగా సెంటు స్థలం కొనే స్థోమత లేక.. అద్దె చెల్లించలేక అవస్థలు పడుతున్న పేదల సొంతింటి కల సాకారమవుతోంది. వెరసి పేదల బతుకులు బాగుపడ్డాయని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

–సాక్షి నెట్‌వర్క్

సులభంగా ధ్రువపత్రాలు



గతంలో ఏవైనా ధ్రువపత్రాలు పొందాలంటే మీసేవాలో దరఖాస్తు చేసుకోవడం తోపాటు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. అయినా సకాలంలో అందేవి కావు. పిల్లల చదువులకు చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి. అయితే జగనన్న సురక్ష కార్యక్రమం పుణ్యమా అని గ్రామ వలంటీరు సాయంతో దరఖాస్తు చేసుకోగా ఒక్కరోజులోనే ఇంటి వద్దకే ధ్రువపత్రాలు తెచ్చి ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటాం.

– జి.చెంచమ్మ, బోడుమల్లువారిపల్లె, పీలేరు మండలం, అన్నమయ్య జిల్లా

సొంతింటి కల నెరవేరింది



గతంలో మేము అద్దె ఇంటిలో ఉండేవారం. అద్దె చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడ్డాం. జగనన్న ప్రభుత్వం రావడంతో పేదలకు ఇళ్ల పథకంలో మా కుటుంబానికి ఇంటి స్థలంతోపాటు పక్కా గృహం మంజూరు కావడంతో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుంటున్నాం. అర్హతకు పట్టం కట్టేలా జగనన్న ప్రభుత్వం ప్రజలకు లబ్ధి చేకూర్చుతోంది. ఇలాంటి ప్రభుత్వం తిరిగి రావడానికి మేము ఓట్లు వేసి జగనన్నను సీఎం చేసుకుంటాం.

– లక్కీ రంగా(చిన్న), రామాపురం, అన్నమయ్య జిల్లా

మారిన పాఠశాలల రూపురేఖలు



ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం నాడు–నేడులో భాగంగా ప్రత్యేక చర్యలు తీసుకుంది. దీంతో పాఠశాలల రూపురేఖలే మారిపోయాయి. జగనన్న ప్రభుత్వం రాక ముందు పేద, మధ్యతరగతి వర్గాల వారు సైతం వారి పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చదివించుకునేవారు. కానీ జగనన్న ప్రభుత్వం వచ్చాక నాణ్యమైన భోజనం, దుస్తులు, పుస్తకాలు, విశాలమైన గదులు, ఫర్నీచర్ అందుబాటులోకి వచ్చాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరిగింది. ప్రభుత్వ ఉపాధ్యాయులంటే సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతున్నాయి. ఇదంతా జగనన్న పాలనలో సాధ్యమైంది.

– ఎస్.మజహరూల్ హక్, స్కూల్ అసిస్టెంట్, నీలకంఠ్రావుపేట, రామాపురం మండలం, అన్నమయ్య జిల్లా.

కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

– దాదాపు నెల రోజుల తర్వాత పోస్టుమార్టం

మదనపల్లె : ఓ వ్యక్తి పొలం వద్ద కరెంట్ షాక్‌తో మృతి చెందగా, కుటుంబ సభ్యులు గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు పూర్తి చేశారు. తిరిగి వారే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాల్సిందిగా తాలూకా పోలీసులను ఆశ్రయించారు. దీంతో దాదాపుగా నెల రోజుల తర్వాత అంత్యక్రియలు పూర్తయిన మృతదేహానికి పోలీసుల సమక్షంలో వైద్యులు స్పాట్ పోస్టుమార్టం నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లి మండలంలోని కోళ్ల బైలు పంచాయతీ మామిడి గుంపులపల్లెకు చెందిన కనుగొన్న వెంకటరమణారెడ్డి (56), ఫిబ్రవరి 17వ తేదీన పొలం వద్ద నీరు పెట్టేందుకు వెళ్లి, ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించకుండా గుట్టు చప్పుడు కాకుండా, అనారోగ్యంతో మృతి చెందాడంటూ.. మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే మృతి చెందిన వెంకటరమణారెడ్డికి సంబంధించిన లావాదేవీలకు మృతికి గల కారణంతో కూడిన ధ్రువపత్రం అవసరం కావడంతో, కుటుంబ సభ్యులు గ్రామంలోని పెద్దల సూచన మేరకు, వెంకటరమణారెడ్డి కుమారుడు కనుగొండ అంకిరెడ్డి... జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జిల్లా ఎస్పీని కలిసి తన తండ్రి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాల్సిందిగా ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో మదనపల్లి తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి శుక్రవారం సంఘటన స్థలానికి వెళ్లారు. మృతదేహాన్ని బయటకు తీసి జిల్లా ఆస్పత్రి వైద్యులచే అక్కడికక్కడే పోస్టుమార్టం నిర్వహించారు.